సాక్షి ప్రకాశం

బుధవారం, 15, మే, 2024



వాదంపల్లిలో ఉద్రిక్తత

యర్రగొండపాలెం మండలంలోని వాదం పల్లిలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. నీటి ట్యాంకర్ల వద్ద జరిగిన వివాదం పెద్ద ఘర్షణకు దారితీసింది. - 8లో..



అదుపు తప్పిన కార్లు

ఎన్నికల విధులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాలకు గురయ్యారు. కొనకనమిట్ల, పొదిలిలో ప్రమాదాలు జరిగాయి. - 8లో..

గరిష్టం/కనిష్టం 36.7/29

వాతావరణం

ఎండ తీవ్రత పెరుగుతుంది. వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి.

న్యూస్‌రీల్

20న ఎడ్ల బండలాగుడు పోటీలు

సీఎస్‌పురం (పామూరు): సీఎస్‌పురం మండలం రామాపురం గ్రామంలో పట్టాభిరామ స్వామి తిరునాళ్ల సందర్భంగా ఈనెల 20వ తేదీ సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రకాశం, నెల్లూరు, కడప, కృష్ణా, గుంటూరు 5 జిల్లాల స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నారా కుటుంబ సభ్యులు తెలిపారు. ఎడ్ల పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తిగల యడ్ల జతల యజమానులు తమ పేర్లను ఈనెల 19వ తేదీ రాత్రి 9 గంటల లోగా రూ.500 ఎంట్రీఫీజు చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు వరుసగా ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.40 వేలు, తృతీయ రూ.30 వేలు ఇవ్వనున్నారు. వివరాలకు సెల్: 9666673735, 8499036565, 9611118712 నంబర్లను సంప్రదించవచ్చు.

స్ట్రాంగ్ రూముకు చేరిన ఈవీఎంలు



ఈవీఎంల స్ట్రాంగ్ రూమును సీజ్ చేసిన అనంతరం కలెక్టర్ దినేష్‌కుమార్

ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ అనంతరం మంగళవారం సాయంత్రానికి జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల ఈవీఎంలు రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూముకు చేరాయి. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ ఈవీఎంలను పరిశీలించి స్ట్రాంగ్ రూములకు సీళ్లు వేశారు. అనంతరం అక్కడి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో పోలింగ్ అనంతరం సోమవారం రాత్రి రైజ్ ఇంజినీరింగ్ కాలేజి స్ట్రాంగ్ రూముకు తరలించారు. ఇతర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలకు సంబంధించి దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల ఈవీఎంలు మంగళవారం రైజ్ కాలేజికి చేరాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక కంటైనర్ వాహనాల్లో తీసుకొచ్చారు. సెంట్రల్ స్ట్రాంగ్ రూములోని ఈవీఎంలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్నీ భద్రతా చర్యలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూముల తలుపులకు సీళ్లు వేశారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, ఎన్నికల పరిశీలకులు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కే మెహతా, అసిస్టెంట్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్‌ఓ శ్రీలత ఇతర అధికారులు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

వేలానికి అన్ని గ్రేడులు తెచ్చుకోవాలి

- పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్



టంగుటూరు వేలం కేంద్రాన్ని పరిశీలిస్తున్న పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్

టంగుటూరు: పొగాకు రైతులందరూ వేలానికి అన్ని రకాల గ్రేడులను తెచ్చుకోవాలని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ అన్నారు. స్థానిక వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, వైస్ చైర్మన్ గుత్తా వాసు బాబు, ఒంగోలు పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారి లక్ష్మణరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వేలం సరళిని, వివిధ పొగాకు గ్రేడులకు వచ్చిన ధరలను పరిశీలించి, రైతులతో వారి సమస్యలు అడిగారు. రైతులందరూ ధరలు మంచిగా ఉన్నందున సంతృప్తి వ్యక్తం చేశారు. అన్య పదార్థాలు లేకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. మార్కెట్ నడుస్తున్న ప్రకారం పొగాకు బేళ్లను తెచ్చుకోవాలని, సాఫ్ట్, హీటు, గ్రేడ్ మిక్స్ లేకుండా తెచ్చుకోవాలని సూచించారు. అలాగే కంపెనీ బయ్యర్లతో మాట్లాడి అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేయాలని కోరారు. వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు, రైతు నాయకులు, బోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

861 పొగాకు బేళ్ల కొనుగోలు

స్థానిక వేలం కేంద్రంలో మల్లవరప్పాడు, శివపురం, గొర్లమిట్ట, మట్టిపాడు గ్రామాలకి చెందిన రైతులు 919 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 861 కొనుగోలు జరగ్గా, 58 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.300 కాగా, కనిష్ట ధర రూ.205, సరాసరి రూ.261.69 ధర పలికింది. ఈ వేలంలో మొత్తం 36 మంది వ్యాపారులు పాల్గొన్నారని తెలిపారు.

ఫ్యాన్‌కే ప్లస్

పోలింగ్ అంతటా సానుకూలం

ఎండవేడిమిని పట్టించుకోకుండా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పోటెత్తారు. ఉదయం ఆరుగంటల నుంచే జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ఈ దఫా గతం కంటే జిల్లాలో 1.2 శాతం అదనంగా పోలింగ్ పెరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు.. ప్రతిపక్షం పై సానుకూలత లేదు. ఈ అంశాలపై విశ్లేషణ చేస్తున్న పండితులు ఇది కచ్చితంగా అధికార వైఎస్సార్ సీపీకి అనుకూల ఓటుగా మారిందని చెబుతున్నారు.

జిల్లాలో **87.28** శాతానికిపైగా ఓటింగ్ నమోదు

2019లో పోలింగ్	అత్యధికంగా దర్శిలో
86.04 శాతం	91 శాతం

- దీవించిన గ్రామీణ ఓటరు
- అక్కున చేర్చుకున్న పట్టణం
- ఓటెత్తిన సంక్షేమ మహిళలు, వృద్ధులు
- పెరిగిన ఓటింగ్ ప్రభుత్వానికే అనుకూలమని ప్రజల్లో చర్చ
- ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో వైఎస్ఆర్ సీపీ సఫలం
- గొడవలతో ఓటింగ్‌ను అడ్డుకోవాలని టీడీపీ విఫలయత్నం
- పోలింగ్ అనంతరం టీడీపీ నేతల్లో కనిపిస్తున్న నైరాశ్యం



ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ స్కూల్‌లో ఓట్లు వేసేందుకు బారులుతీరిన జనం

ఒంగోలు అర్బన్: విశ్వసనీయత, విలువలు, మాట తప్పని నైజానికే ప్రజలు పట్టం కట్టేలా ఉంది పోలింగ్ ప్రక్రియ చూస్తే. జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులైన మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గత ఎన్నికల్లో 86.04 శాతం నమోదుకాగా ఈ ఎన్నికల్లో 87.28 శాతం నమోదైంది. పోలింగ్ సమయంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో వైఎస్సార్ సీపీ కృషి సఫలమైంది. వైఎస్సార్ సీపీకి అత్యధిక ఓట్లు పడేందుకు క్షేత్రస్థాయి క్యాడర్ చేసిన ప్రచారం, కృషి ఆ పార్టీకి ప్లస్‌గా మారనుంది. ఈవీఎంల్లో నేతల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. కౌంటింగ్ కు మరో 20 రోజులు ఉండడంతో నరాలు తెగే ఉత్కంఠ, ఊపిరి సలపని టెన్షన్‌తో అందరూ ఎదురు చూస్తున్నారు.

జిల్లాలో 87.28 శాతం పైగా ఓటింగ్ నమోదు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం తుది సమరం అయిన పోలింగ్ ప్రక్రియ ముగిసే సరికి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 87.28 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. జిల్లాలో ఓటర్లు ఎంతో చైతన్యంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. ఆ లైన్ పూర్తయ్యే సరికి మధ్యాహ్నం రెండు దాటింది. తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి జనం పోటెత్తారు. సాయంత్రం ఆరుగంటలకు సైతం వందలాది మంది పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు.

దీంతో ప్రక్రియ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు అనుమతించకున్నా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో అర్ధరాత్రి ఒంటి గంటకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. దీన్ని బట్టి ఓటర్లు ఎంత చైతన్యంతో ఓటింగ్‌లో పాల్గొన్నారో అర్థమవుతోంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73.05 శాతం ఓటింగ్ నమోదైంది. 6 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు కొనసాగిన పోలింగ్ అనంతరం ఓటింగ్ శాతం మరింతగా పెరిగింది. మొత్తం పోలింగ్ ముగిసే సరికి 87.28 శాతం పైగా నమోదైంది. జిల్లాలో జరిగిన పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్‌కుమార్ జిల్లా కేంద్రం కలెక్టరేట్‌లోని కంట్రోలు రూములో లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు.

అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం: జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు గంటల కొద్దీ క్యూలైన్లలో ఉండాల్సి వచ్చింది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మరికొన్ని కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చాలా కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా నడిచింది. దీంతో ఓటింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగింది. జిల్లాలోని అన్నీ శాఖల యంత్రాంగం మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు పోలింగ్ నిర్వహణలో తేటతెల్లమైంది. పోలింగ్ కేంద్రాల నుంచి మంగళవారం వరకూ ఈవీఎంలు తరలింపు కొనసాగింది.

ఉత్సాహంలో వైఎస్సార్ సీపీ: గతంలో, తాజాగా నమోదైన పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఫలితాలకంటే ఈ దఫా మెరుగుపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే చేపట్టిన అభివృద్ధికి జనం జై కొట్టారంటూ పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపు లాంఛనమేనంటున్నారు. అధికార వైఎస్ఆర్ సీపీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండపి ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడు మేరుగు నాగార్జున, మార్కాపురం అన్నా వెంకట రాంబాబు, గిద్దలూరు కుందురు నాగార్జునరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, కనిగిరి నియోజకవర్గం నుంచి దద్దాల నారాయణ ఎన్నికల పోటీలో ఉన్నారు.

నైరాశ్యంలో టీడీపీ నేతలు: పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో ఓటర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవడంతో క్షేత్ర స్థాయి ఆ పార్టీ క్యాడర్ చేతులెత్తేసింది. ఒక సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ క్యాడరే లేరంటే వారెంత నిరాశ, నిస్పృహలకు లోనయ్యారో అర్థమవుతోంది. దీంతో పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు క్షేత్ర స్థాయి క్యాడర్‌కు పోలింగ్ నిర్వహణలో పాల్గొనాలని సూచించినా పట్టించుకునే పరిస్థితులు లేవు. పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థుల్లో నైరాశ్యమే మిగిలింది. పోలింగ్ సరళిని చూస్తే ఎక్కువ ఓటింగ్ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉందనే విషయం గ్రహించిన టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గొడవలు సృష్టించి ఓటింగ్ శాతం తగ్గించే కుట్రలకు తెరతీశారు. అధికార యంత్రాంగం, ఓటర్లు ఆ గొడవలను పట్టించుకోకుండా పోలింగ్ ప్రక్రియను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో టీడీపీ కుయుక్తులు ఎక్కడా ఫలించలేదు.

ఓటేసిన 15,89,412 మంది

జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 259 లొకేషన్లలో మొత్తం 2183 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 18,22,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుష ఓటర్లు 9,07,980, మహిళా ఓటర్లు 9,14,379, థర్డ్ జెండర్ ఓటర్లు 111 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత 43,264 మంది ఉన్నారు.

మొత్తం ఓటర్లలో 15,89,412 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో జిల్లాలో అత్యధికంగా 87.28 శాతం ఓటింగ్ నమోదైంది.

నియోజకవర్గాల వారీగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు

నియోజకవర్గం	ఓటు వేసిన		ఇతరులు	మొత్తం	శాతం
	పురుష ఓటర్లు	మహిళా ఓటర్లు			
యర్రగొండపాలెం	93,944	91,296	2	1,85,242	89.40
దర్శి	1,03,765	1,02,227	1	2,05,993	91.00
ఒంగోలు	98,055	1,05,050	38	2,03,143	84.56
కొండపి	1,05,174	1,06,174	2	2,11,350	88.21
మార్కాపురం	95,195	92,750	7	1,87,952	87.58
గిద్దలూరు	1,00,318	1,02,809	9	2,03,136	84.74
కనిగిరి	1,04,532	1,00,259	7	2,04,798	85.30
సంతనూతలపాడు	92,683	95,113	2	1,87,798	87.50

మొత్తం ఓటర్లు	:	18,22,470
పోలైన ఓట్లు	:	15,89,412
పురుషులు	:	7,93,666
మహిళలు	:	795678
ఇతరులు	:	68

స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:

సోమవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సీల్స్ వేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య నియోజకవర్గాల వారీగా జిల్లాలో ఏర్పాటు చేసిన 5 ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను సంబంధిత పోలింగ్ కేంద్రాల పీవోలు, ఏపీవోలు జమ చేశారు. అక్కడి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఆయా ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల నుంచి జిల్లా మొత్తానికి ఏర్పాటు చేసిన రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గంలోని ఈవీఎంలు మార్కాపురంలోని ఎస్‌వీకేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూములకు, అదేవిధంగా దర్శి నియోజకవర్గంలోని ఈవీఎంలు దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముకు, ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల ఈవీఎంలు రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూములకు, గిద్దలూరు నియోజకవర్గంలోని ఈవీఎంలను సెయింట్ పాల్స్ కాలేజిలోని ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముకు, కనిగిరి నియోజకవర్గంలోని ఈవీఎంలను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలోని ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఆయా ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల నుంచి జిల్లాలోని మొత్తం నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, రూట్ అధికారులు పోలీసు బందోబస్తుతో రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూముకు తరలించి కౌంటింగ్ వరకు అక్కడే కట్టుదిట్టంగా భద్రపరుస్తారు.



రైజ్ కాలేజీలో ఈవీఎంలను చేర్చిన ఎన్నికల సిబ్బంది

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య

- ఎంపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి

పుల్లలచెరువు: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడిచేయడం హేయమైన చర్య అని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం శతకోడులో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో సొసైటీ చైర్మన్ కృష్ణతో పాటు మరో ఇద్దరికి గాయాలైన సంఘటన తెలిసిందే. విషయం తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత శతకోడు వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని, ఎలాటి భయాలు పెట్టుకోవద్దని అన్నారు. గ్రామాల్లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టం అని, రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం ఎక్కువగా ఉందన్నారు. చెవిరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి ఉన్నారు.



శతకోడులో కృష్ణను పరామర్శిస్తున్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

విజయం వైఎస్సార్ సీపీదే

- ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు
- పెరిగిన ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం
- కూటమి అరాచకాలను ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారు
- లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్

ఒంగోలు: ఎన్నికల్లో విజయం వైఎస్సార్ సీపీదే అని లిడ్ క్యాప్ చైర్మన్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు పెరుగుతున్న ఓటింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, దాడులకు తెగబడ్డా ప్రజల తిరుగుబాటు చేయడంతో తోకముడిచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా వైఎస్సార్ సీపీ మెరుగైన ఆధిక్యాన్ని ప్రతి నియోజకవర్గంలో సాధిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకు, మహిళలకు గత ఐదేళ్ల పాలనలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఈ నేపథ్యంలోనే ఓటింగ్ వినియోగించుకుని పెత్తందారులకు బుద్ధిచెప్పేందుకు పేదలు ముందుకు వచ్చారన్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనార్టీలు వైఎస్సార్సీపీకి అండగా ఉంటున్నాయని గమనించి రిగ్గింగ్‌కు సైతం టీడీపీ పాల్పడేందుకు యత్నించిందని, చివరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల లక్ష్యంగా భౌతిక దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. ప్రజల కొనుగోలు శక్తి రాష్ట్రంలో విపరీతంగా పెరిగిందని, అందుకు కారణం సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందడమేనన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం గతంలో పేదరికం శాతం 12.50గా ఉండేదని, కానీ నేడు ఆ శాతం కేవలం 6 శాతం మాత్రమే ఉందన్నారు. టీడీపీ కేవలం రాజధానిలో వారు అక్రమంగా కొనుగోలు చేసిన భూములను అభివృద్ధి చేసుకుని లబ్ధి పొందేందుకు అమరావతి రాజధాని పేరును పేర్కొంటున్నాయని, అంతే తప్ప పేద ప్రజల అభివృద్ధి కోసం కాదన్నారు. గతంలో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని, కానీ నేడు జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం నెరవేర్చాడన్నారు. జూన్ 4న జరిగే కౌంటింగ్‌లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సొంతం చేసుకోవడంతోపాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ స్పీడుకు అడ్డే లేదని పేర్కొన్నారు.



మాట్లాడుతున్న లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్

క్లుప్తంగా

నేడు పోస్టల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు

ఒంగోలు సెంట్రల్: భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తపాలా బీమా, గ్రామీణ తపాలా బీమా పాలసీలను సేకరించేందుకు ఏజెంట్ల నియామకానికి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం డివిజన్ తపాలా శాఖ సీనియర్ పర్యవేక్షకుడు ఎండీ జాఫర్ సాధిక్ తెలిపారు. ఒంగోలులోని భాగ్యనగర్ రెండో లైన్‌లో ఆంజనేయ కాంప్లెక్స్‌లో ఉన్న ప్రకాశం పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పాసై 18 ఏళ్లు నిండిన వారు అర్హులని స్పష్టం చేశారు. సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు తీసుకుని రావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు రూ.5 వేలను ఎన్‌ఎస్సీ, కేవీపీ ఎకౌంట్ రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని వివరించారు.

రెజ్లింగ్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ


బంగారు పతకం సాధించిన శివయ్య

కొనకనమిట్ల: చిత్తూరులో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో మండలంలోని వెలుగొండలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు ఇట్లా శివయ్య, ఆర్.విష్ణువర్ధన్, డి.మహంత్ అండర్–17 రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. బంగారు పతకం సాధించిన శివయ్య ఈ నెలాఖరున జార్ఖండ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. పీఈటీలు చంద్రశేఖర్, ఖాదర్ బాషాను, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.

19న చేజర్ల తిరునాళ్లకు ఏర్పాట్లు

ఒంగోలు రూరల్: ఒంగోలు మండలంలోని చేజర్ల గ్రామంలో కొలువై ఉన్న చేజర్లమ్మ తల్లి తిరునాళ్లను ఈ నెల 19వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేజర్ల గ్రామంలో ఏటా నిర్వహించే ఈ తిరునాళ్లలో ఒంగోలుతోపాటు రూరల్ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. చేజర్లమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనానికి స్త్రీ, పురుషులకు వేర్వేరు మార్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేస్తున్నామని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

వైఎస్సార్ సీపీ ఏజెంట్ గుండెపోటుతో మృతి


జంగా వెంకట రామిరెడ్డి(ఫైల్)

మర్రిపూడి: వైఎస్సార్ సీపీ ఎన్నికల ఏజెంట్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మండలంలోని జువ్విగుంట గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు.. జువ్విగుంట పోలింగ్ బూత్ 34లో జంగా వెంకటరామిరెడ్డి(37) వైఎస్సార్ సీపీ తరఫున సార్వత్రిక ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని మాక్ పోలింగ్‌లో పాల్గొన్నారు. చివరి 10 నిమిషాల సమయంలో తన ఓటు వినియోగించుకున్నారు. ఈవీఎంలను సీల్ చేసిన తర్వాత పోలింగ్ అధికారుల నుంచి ఫారం 17సీ తీసుకుని ఇంటికి వెళ్లారు. భోజనం చేసిన వెంటనే గుండె నొప్పితో కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు వెల్లడించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఫోన్‌లో వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలువురు పార్టీ నాయకులు మృతుడి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేసిన వెంకటరామిరెడ్డి లేని లోటు పార్టీకి తీర్చలేనిదని ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, ఎంపీటీసీ కముజుల బ్రహ్మారెడ్డి, సర్పంచ్ రావులపల్లి సుమలత నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు మాకినేని సుధారాణి వెంకట్రావు పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో నాయకులు ఇనుకొల్లు సుబ్బారెడ్డి, బోద రమణారెడ్డి, ఇనుకొల్లు పిచ్చిరెడ్డి, మాచేపల్లి నాగయ్య, బోగసముద్రం విజయభాస్కర్‌రెడ్డి, కదిరి భాస్కర్, మాచేపల్లి హనుమంతరావు ఉన్నారు.

ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ

ఒంగోలు టౌన్: ఒంగోలులోని భాగ్యనగర్‌లో గల రూడ్‌సెట్ సంస్థలో ఈనెల 22 నుంచి ఉచితంగా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి.ప్రతాప్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన పురుషులకు మాత్రమే శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్, రేషన్ కార్డుతో సంప్రదించాలని, పేరు నమోదు కోసం 9492583484కు ఫోన్ చేయాలని సూచించారు.

ఈవీఎం.. కట్టుదిట్టం

సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను పోలీస్ బందోబస్తు నడుమ ఒంగోలు రైజ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. జిల్లాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలను ప్రత్యేక వాహనాల్లో ఒంగోలు చేరుకున్నాయి. ఈ ప్రక్రియను జిల్లా అధికారులు పర్యవేక్షించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేశారు. సాయుధ బలగాలు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పహరా కాస్తున్నాయి.

- సాక్షి, ఒంగోలు

1

రైజ్ కాలేజీలో ఈవీఎంల అప్పగింత ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్

2

వీవీ ప్యాట్లను వాహనం నుంచి దించుతున్న సిబ్బంది

3

స్ట్రాంగ్ రూమ్ వద్దకు వీవీ ప్యాట్ల చేరవేత

4

సీరియల్ ప్రకారం భద్రపరిచేందుకు సిద్ధం చేసిన వీవీ ప్యాట్లు

5

ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలిస్తున్న సిబ్బంది

6

ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సీరియల్‌గా ఉంచుతూ..

7

వివరాలను సరిపోలుస్తున్న కలెక్టర్

8

స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేయిస్తున్న కలెక్టర్

9

పహరా కాస్తున్న సాయుధ పోలీస్

10

రైజ్ కాలేజ్ ప్రాంగణంలో కలెక్టర్ వెంట ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీలు, ఏఎస్పీ

11

మార్కాపురంలో ఈవీఎంలను పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్

వాదంపల్లిలో ఉద్రిక్తత

- గ్రామంలో మోహరించిన పోలీసులు


వీధుల్లో గస్తీ తిరుగుతున్న పోలీసులు

యర్రగొండపాలెం: మండలంలోని వాదంపల్లిలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. నీటి ట్యాంకర్ల వద్ద వచ్చిన వివాదంతో పెద్ద ఎత్తున ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒక వర్గానికి మద్దతుగా సమీప గ్రామమైన అమానిగుడిపాడు గ్రామానికి చెందిన వారు వందల సంఖ్యలో తరలివచ్చారు. వివాదం విషయం తెలియడంతో సీఐ ఆర్.రాములు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలకు చెందిన వారు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఒక వర్గానికి చెందిన వారు తమ వర్గీయులకు నీటి సరఫరాను నిలిపివేశారు. రెండో వర్గానికి చెందిన నీటి ట్యాంకర్ వద్ద ప్రత్యర్థి వర్గీయులు నీటికోసం వెళ్లి అక్కడ గొడవకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వీధుల్లో మోహరించి ఇరువర్గాల వారిని బయటకి రానీయకుండా చేశారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు ఆధ్వర్యంలో చేరుకున్న అదనపు పోలీసు బలగాలు పక్క గ్రామం నుంచి వచ్చిన వారిని తరిమికొట్టారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కంభం సీఐ రామకోటయ్య, ఎస్సైలు సుదర్శన్, వెంకటసైదులు, అంకమరావు, నరసింహారావు తదితరులు బందోబస్తులో పాల్గొన్నారు.


వీధుల్లో పడి ఉన్న రాళ్లు


వాదంపల్లిలో మోహరించిన ప్రత్యేక పోలీస్ దళాలు

ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు


బాధితుడు మన్నె సుశీల్

కొమరోలు: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తను కులం పేరుతో దూషించి, దాడి చేసిన ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు. మండలంలోని చింతలపల్లె గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మన్నె సుశీల్ ఓటు వేసి వస్తున్న సమయంలో టీడీపీ నాయకుడు కృష్ణమోహన్‌రెడ్డి, కొంకాల కొండయ్య, కొంకాల నరసింహులు, సారె పెద్ద ఓబులేసు, రామ వెంకటేశ్వర్లు, కొంకాల నరసింహులు, ముత్తుముల మధుసూదన్‌రెడ్డి కులం పేరుతో దూషించి కాళ్లు, చేతులతో దాడి చేశారు. టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అదుపు తప్పిన కార్లు

- రెండు వేర్వేరు ఘటనల్లో ఉద్యోగులకు స్వల్ప గాయాలు
- ఎన్నికల విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదాలు
- మరో ప్రమాదంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు


పాతపాడు సమీపంలో రోడ్డు మార్జిన్‌లోకి దూసుకెళ్లిన కారు

కొనకనమిట్ల/పొదిలి: ఎన్నికల విధులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాలకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఇతర పోలింగ్ సామగ్రిని ఉన్నతాధికారులకు అప్పగించిన ఉద్యోగులు మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒంగోలుకు చెందిన ముగ్గురు ఉద్యోగులు గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడులో ఎన్నికల విధులు ముగించుకుని కారులో బయలుదేరారు. ఒంగోలు–గిద్దలూరు హైవేపై కొనకనమిట్ల మండలం పాతపాడు సమీపంలో నిద్ర మత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లోకి దూసుకెళ్లింది. ముగ్గురు ఉద్యోగులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే కొండపిలో ఎన్నికల విధులు ముగించుకుని కారులో మార్కాపురం వెళ్తున్న ముగ్గురు ఉద్యోగులు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం వద్ద రోడ్డు మార్జిన్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ముగ్గురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న వారు వేగంగా స్పందించి క్షతగాత్రులను పొదిలిలోని ఆసుపత్రికి తరలించారు.

తప్పిన పెను ప్రమాదం

పొదిలి మండలం సలకనూతల సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. శ్రీశైలం వైపు నుంచి పొదిలి వైపు వస్తుండగా చోటుచేసుకున్న ఈ ఘటనలో విద్యుత్ స్తంభం నేలకూలింది. కారులో ప్రయాణిస్తున్న మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


మాదిరెడ్డిపాలెం వద్ద బోల్తా పడిన కారు


సలకనూతల వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

కనిగిరిలో మళ్లీ జెండా ఎగరేస్తున్నాం



మాట్లాడుతున్న కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్

- కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తా
- వైఎస్సార్‌సీపీ కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్

కనిగిరి రూరల్: కనిగిరిలో మళ్లీ వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేస్తున్నాం... గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తా.. జగనన్న సైనికులందర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైఎస్సార్‌సీపీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో తాను విజయం సాధిస్తున్నట్లు చెప్పారు. తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల్లో బూత్‌లలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, ఎవర్ని మరిచిపోనని తెలిపారు. ప్రతి బూత్‌ల వైఎస్సార్ సీపీకి మెజార్టీ వస్తోందన్నారు. పీడీసీసీబీ చైర్మన్ వైఎం ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ గ్లోబల్ ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. ఓటింగ్ శాతం పెరిగిందంటే ప్రజలు, సంక్షేమ లబ్ధిదారులు సంతోషంగా వచ్చి ఓట్లు వేశారని వివరించారు. వచ్చే నెల 4న వచ్చే ప్రజా తీర్పు టీడీపీ నేతల అసత్య ప్రచారాలకు చెంప పెట్టుగా మారుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీల సంఘ అధ్యక్షుడు గుంటక తిరుపతిరెడ్డి, జెడ్పీటీసీలు కస్తూరిరెడ్డి, ఒకేరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాల్మన్ రాజు, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, రామన తిరుపతి రెడ్డి, అత్యాల జఘన్య, వాసవీ సత్ర సముదాయాల జాతీయ అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, గజ్జల వెంకట రెడ్డి, ఎస్కే రహీం, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, మూలే గోపాల్‌రెడ్డి,పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, బసిరెడ్డి పిచ్చిరెడ్డి, ఎస్ నర్సారెడ్డి, పాల్గొన్నారు. తొలుత రెడ్డి కార్పొరేషన్ చైర్మన్, చింతల చెరువు సత్యన్నారాయణరెడ్డి పార్టీ శ్రేణులతో సమీక్ష చేసి మాట్లాడారు.

కరవది శివాలయాన్ని సందర్శించిన అఘోరాలు

ఒంగోలు రూరల్: మండలంలోని కరవది గ్రామంలో శివాలయాన్ని మంగళవారం కాశీ నుంచి వచ్చిన అఘోరాలు సందర్శించారు. వీరికి ఆలయ ప్రధాన పూజారి తమ్మవరపు బాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అఘోరాలు మాట్లాడుతూ.. శివ ధ్యానంలో నిష్ఠాగరిష్ఠులైన అఘోరాలను కించపరిచేలా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుష్ప్రచారం చేయడాన్ని ఆక్షేపించారు. హిమాలయాల్లో ఏళ్ల తరబడి చేస్తున్న శివ ధ్యానం గురించి వివరించారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణం చేసి, విభూది అందించారు.


కరవది శివాలయంలో అఘోరాలు

ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్



జరుగుమల్లి (సింగరాయకొండ): కొండపి నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధన్యవాదాలు తెలిపారు. అధినేత జగనన్న ఆశీస్సులతో మీ ఆదరాభిమానాలతో సహాయ సహకారాలు అందించారని ప్రశంసించారు. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా తనకు మద్దతుగా నిలిచి అడుగులో అడుగు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు.

ఓటర్లకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కృతజ్ఞతలు


మాట్లాడుతున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు

మార్కాపురం టౌన్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహంగా స్పందించి ఓటు హక్కు వినియోగించుకున్న మార్కాపురం నియోజకవర్గ ఓటర్లకు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి అన్నా రాంబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం మార్కాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో తాను పోటీ చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నియోజకవర్గ ఓటర్లు అపూర్వమైన సహకారం అందించారన్నారు. కులాలు, మతాలకు వర్గాలకు అతీతంగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. చైతన్య దీప్తితో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోంచుకున్నందుకు ఆయన అభినందించారు. ప్రజలు అందించిన ప్రోత్సాహాన్ని తాను ఎన్నటికీ మర్చిపోనని, మంచి ఆధిక్యతతో గెలుపు దిశగా తనకు సహకరించారంటూ మార్కాపురం నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.